Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 86

(Apr. 1, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 86

(Apr. 1, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 1—4—47 మంగళవారం [సంచిక 86

...లో 20 మంది అరెస్టు

మద్రాసు, మార్చి 31

...లో నేడు జరుగుతూన్న ఒకరోజు సమ్మె (... సమ్మె) సందర్భంలో పోలీసులు ...సు అరెస్టు చేశారు. రహదార్ని వద్దగించారని ...రం మోపారు. ...సర్పాడి ప్రాంతంలో ... మిల్లు వున్న ప్రాంతం) పోలీసులు ...కూడా చేశారు.

...అమర్చిన మోటార్లలో సాయుధ పోలీసులు ...గుతున్నారు.

రాష్ట్రంలో కార్మిక పరిస్థితిపై

కామ్రేడ్ సిల్లలమర్రి నిరసన

తీర్మానం త్రోసివేయబడింది

మద్రాసు, మార్చి 31

నేడు మద్రాసు అసెంబ్లీలో కామ్రేడ్ సిల్లలమర్రి వెంకటేశ్వర్లు బకింగ్‌హాం మిల్లు సమ్మె, గుంటూరు, కాకినాడల్లో జరుగుతూన్న సమ్మెలు చర్చించాలని నిరసన తీర్మానం తెచ్చారు. నిరసన తీర్మానం అనేది ఒకే ఒక విషయాన్ని చర్చించడానికి వుద్దేశించబడిందనే ...ంతో స్పీకరు దానిని త్రోసిపుచ్చారు.

వైస్రాయి మంతనాలు

కాంగ్రెస్ వర్కింగుకమిటీ సభ్యులకు

అధ్యక్షుని ఆహ్వానం

గాంధీజీ - వైస్రాయి సమావేశం

న్యూఢిల్లీ, మార్చి 31

...మా గాంధీ ఢిల్లీకి రావడంతో ...ంత రాజకీయ నాయకులతో ... ప్రా...ఆరంభమవుతున్నవి ...ట్నా నుంచి ఢిల్లీ నేడు చేరారు. ... గాంధీజీ ... వైస్రాయితో సంప్ర...

...కమిటీకి ఆహ్వానం

...ంలో రానున్న విషయా..., కాంగ్రెస్ అధ్యక్షుడు ...కమిటీ సభ్యులందరిని ఢిల్లీకి ...ంచారు.

సోమవారమో, మంగళవారమో ...న్నారు. వైస్రాయితో ఎప్పుడు ...వుడు జరుపుతారో ఇంకా నిర్ధారణ ...

...ప్రభుత్వ సభ్యులతో సంప్రతింపులు

...రాయి యిప్పటికే తాత్కాలికప్రభుత్వ ... ఇష్టాగోష్టి సంభాషణలు సాగిం... డాక్టర్ అంబేద్కర్, భోపాలునవాబు, సి. పి. రామస్వామి అయ్యర్‌లన్న ...ని సంప్రతించాడు.

...వివిధ దృక్పథాలను, ...దేశ తెలుసుకోవడమేగాక, వైస్రాయి ...ల్లో కూడ వీరితో సంప్రతింపు...న్నట్లు కూడ తెలుస్తున్నది. తన ...యాన్ని మాత్రం వైస్రాయి ఇప్పటికి ...లేదు.

సంప్రతింపులతోపాటు రాష్ట్రగవర్నర్ల ...కూడా వైస్రాయి జరుపుతున్నాడు. ...రెండు ...ల్లో బ్రిటిష్ వైస్రాయి ...దో బయటపడవచ్చునని అభిజ్ఞ ...ల్లి తెలుస్తున్నది.

ఏప్రిల్ 1, 2 తేదీలలో చర్చలు పెడతారు. అప్పుడే అంత్యనిర్ణయం తేలుతుంది.

ఇంతరూ కాంగ్రెస్ నాయకులు ప్రజా వాంఛకు విరుద్ధంగా దేశవిభజన ప్రాతినిధ్యానికి రాజీపడ్డారు. ఇందులో నరేంద్రమండలి మరింత అభివృద్ధిని ఆటంకపరచడానికి ప్రయత్నిస్తున్నది.

కాంగ్రెస్ నాయకులు ఎలాగూ రాజీ చేసుకోవాలనే దృష్టితో ప్రజాకోటిని నిర్లక్ష్యం చేస్తున్నారు.

ఇన్నాళ్లనుండి ... కాంగ్రెస్ కమిటీ సత్యాగ్రహాన్ని ... నుంచి నడపడానికి నిర్ణయించింది. కాశ్మీర్ హైదరాబాదులలో రక్తాన్ని ధారపోసి ప్రజలు సంస్థానాధిపతుల నిరంకుశత్వం ప్రతిఘటిస్తున్నారు. ఇలాటి పరిస్థితుల్లో ఈ నిరంకుశ ప్రభువుల దుర్మార్గాలకు కాంగ్రెస్ నాయకులు అంగీకరిస్తూ ... వినాశహేతువు.

సంస్థానాధిపతులను తమ చేతిలో బొమ్మలుగా వుంచుకుని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు దేశవిభజన ... చేస్తున్నారు. ఈ బ్రిటిష్ కుట్రలకు లొంగిపోవడం అంటే దేశ దాస్యాన్ని చిరస్థాయి చేయడమవుతుంది.

సంస్థానాధిపతుల దురాలోచనలు

...న మంత్రుల సమావేశం

...మార్చి 30

నరేంద్రమండలికి చెందిన మంత్రుల ఉప... సమావేశమైంది. రాజకీయ ...ంది. ఢిల్లీ ప్రకటన ... సంస్థానాధిపతులు ఏ విధంగా ...ందాలి అనే సంగతిని ఆలోచించారు. ఢిల్లీ ప్రకటనలో ప్రకారం సంపూర్ణ ...అధికారాల రాజ్యాంగసభ చట్టాన్ని ... చేయబోయే అప్పుడు సంస్థానాల ...దాన్ని అవలంబించాలి అనికూడ ఆలోచించారు. అధికారు బ్రిటిష్ ఇండి... ఎలాంటి ప్రభుత్వం ఏర్పడినాసరే ...రక్షణ మొదలైన ప్రధానాంశా... సహకారం చేయడం అవసరమని ...దారట. కాని ఇందుకై ఇతర పార్టీలు, ...ధిపతులు కలిసి రౌండ్‌టేబిల్ సమా...లో ఒక సమాధానానికి రావాలని వీరు ...ంచారట.

...రాజ్యాంగనిర్మాణసభకు సంస్థానాలనుండి ...ంపేక ప్రతినిధుల ఎన్నిక విషయమై ... రాజీగూర్చి ఆలోచించారు.

...విషయాలన్నింటిని నరేంద్రమండలి ...సమావేశం, సాధారణ సమావేశంలో ...

బ్రిటిష్ పత్రికల ఊహాగానం

ప్రజలను మభ్యపెట్టేధోరణి

లండన్, మార్చి 30

భారత కాంగ్రెస్ నాయకులు, బ్రిటిష్ ప్రధాని అట్లీకొక ప్రతిపాదన చేశారని 'డెయిలీ హెరాల్డ్' అనే పత్రిక వ్రాసినకథకు ఇక్కడి అధికారులేమీ ప్రాముఖ్యాన్నివ్వడంలేదు. భారత దేశంలో తన నాయకత్వంక్రింద స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే భారత దేశాన్ని సామ్రాజ్యంలో ఉంచేందుకు, ముస్లింలతో సమాధానం కుదుర్చుకునేందుకు తాను సిద్ధంగా వున్నానని నెహ్రూ వ్రాసినట్లు 'డెయిలీ హెరాల్డ్' వ్రాసింది. ఆ ప్రతిపాదను బ్రిటిష్ మంత్రివర్గం ఆలోచిస్తున్నదని దీనిని వైస్రాయికి పంపారని కూడ ఆ పత్రిక వ్రాసింది.

ఈ వార్తను లండన్ అధికార వర్గాలు ఖండించలేదు. ఇలాంటి వార్తను ఎప్పుడూ భారతదేశ వార్తలనే ప్రకటించి ఎరగని పత్రిక ప్రకటించడం అసాధారణంగా కనిపిస్తున్నది. ఇలాంటివేవో కల్పించి చెప్పడం కూడ చాల పత్రికలకు మామూలే. ఇలాగా భారతదేశ ప్రజలకు ఏదో ఆశను కల్పించడంకూడ అలవాటే.

తాత్కాలిక ప్రభుత్వానికి కనీసం అధినివేశ ప్రతిపత్తివున్న అధికారాలైనా ఈ పరివర్తన దశలోనే యివ్వాలని కాంగ్రెస్ తీర్మానించిన సంగతి అందరికీ తెలుసు. అలాంటి అధికారాన్ని యివ్వలేమని ఆచరణలో సాధ్యమైనంత ఎక్కువ అధికారము యిస్తామని బ్రిటిష్ మంత్రులన్నమాటా తెలిసినదే.

ఈ అంశాలపై కొన్ని కట్టు కథలు ప్రారంభించి ఏదో స్వతంత్రం వస్తున్నట్లుగా ప్రజలను మభ్యపెట్టేందుకు, అసలు సమస్యనుండి దృష్టిని తప్పించేందుకు బ్రిటిష్ పత్రికలు ప్రకటిస్తుంటాయి. అలా చేసి కాంగ్రెస్ - లీగు విభేదాలను రెచ్చగొట్టడం కూడ వీరికి మామూలే.

బ్రిటిష్ సామ్రాజ్యంలోనే భారతదేశాన్ని వుంచాలని బ్రిటన్ కాయశక్తులా చూస్తున్నది. తర్వాత బ్రిటిష్ పెట్టుబడితో భారతదేశానికి పురోగతి తగిలించాలని వారు చూస్తున్నారు. ఈ పేపర్ పత్రిక వార్తలో తన ప్రతిపాదనకు అంగీకరిస్తే భారతదేశాన్ని సామ్రాజ్యంలో వుంచేందుకు నెహ్రూ అన్నారన్న మాటకూడా వుంది. ఇలాంటి దృష్టిని భారత ప్రజ ఎన్నటికీ అంగీకరించదు.

బ్రిటిష్ కుట్రలకు నిదర్శనాలు

కొండజాతుల సభ నిర్ణయం

పెషావర్, మార్చి 30

...నుంచి సరిహద్దురాష్ట్రంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి నష్టదాయకమైన విధానాన్ని అవలంబిస్తున్నది. అక్కడి బ్రిటిష్ ఏజంట్లు అందాలతో కొందరు కొండ జాతి నాయకులను లోబరుచుకొని నాటక మాడిస్తున్నారు. నెహ్రూ, గఫార్‌ఖాన్‌లు సరిహద్దుకు వెళ్ళినప్పుడు సామాన్యప్రజల సంబంధంలేని తమ అనుచరులైన కొండ జాతివారిచేత అల్లరి చేయించారు.

మొన్న ... కొండజాతి నాయకుల జిర్గా (ప్రతినిధిసభ) సమావేశం ... ఏర్పాటుచేసిన ఉపసంఘం కొండజాతిప్రాంతాలలో సంచారం చేయరాదని, చేస్తే ప్రమాదం వాటిల్లుతుందన్నారు. పైగా వారి ఆశయం పాకిస్థానన్నారు. ఇది పాకిస్థాన్‌లోని స్వాంకీ రాణా అనేచోట జరిగిన సభ సంగతి. ఇలాగే ... పఠాన్ ... లీగ్ ... ఇవే అంశాలున్నవి.

పైగా వీరు ఖైబర్ కనుమను తమకు అప్పగించి వెయ్యాలని, బ్రిటన్‌తోనేగాని, భారత ప్రభుత్వంలో ... లేదని వీరంటున్నారు. అదే సరహద్దు ...

అంతా భారతదేశ ... బ్రిటన్ ... ఒకవేపు నరేంద్రమండలి ద్వారా తమ దాసులైన సంస్థానాధిపతులకు స్వతంత్రం కానాని భారతప్రభుత్వానికితమకు సంబంధం లేదని చెప్పిస్తున్నారు. కొండజాతి ద్రోహులు వారాలతోను అదే చిలుకపలుకులు పలికిస్తున్నారు.

ఇవన్నీటిని చూస్తే బ్రిటన్ ఎలా భారత స్వతంత్ర విచ్ఛిన్నానికి కుట్రలు పన్నుతున్నదో బోధపడుతుంది. కొత్త వైస్రాయి అనుసరించబొయ్యేది కూడా ఇదే విధానము.

అస్సాంలో లీగ్ సత్యాగ్రహం

అన్ని జిల్లాల్లో ఆరంభించే నిర్ణయం

లీగు నాయకుల - అస్సాం ప్రధాని ప్రకటనలు

షిల్లాంగు, మార్చి 30

అస్సాంలో అన్నిజిల్లాలలో సత్యాగ్రహం ప్రారంభించడానికి అస్సాంరాష్ట్ర ముస్లింలీగు నిన్న జరిగిన కార్యవర్గసమావేశంలో నిర్ణయము తీసుకొంది.

అఖిలభారత ముస్లింలీగు కార్యవర్గ సభ్యుడు చౌదరీ ఖలీకుజ్జమాన్, బెంగాలు లీగు తాత్కాలిక కార్యదర్శి హబీబుల్లా బహార్ గార్లు సమావేశానికి హాజరయ్యారు.

లీగునాయకుల ప్రసంగాలు

చౌదరి ఖలీ కుజ్జమాన్ షిల్లాంగు ముస్లింలీగు సర్కార్ల సమావేశంలో ఉపన్యసిస్తూ, అస్సాంముస్లింలు జైళ్ళు నింపడానికి నిర్ణయించారని, యీ పోరాటం ఏమత వర్గంపైనాకాక, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రమేనని చెప్పారు.

హబీబుల్లా బహార్ మాట్లాడుతూ అస్సాం మంత్రివర్గం రైతులను 'భూములనుండి తొలగించే' విధానాన్ని వెంటనే మార్చుకొనకపోతే బెంగాలు తీవ్రమైన చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించారు.

రేపు ఉదయం చౌదరి ఖలీక్కుజ్జమా, హబీబుల్లాలు షిల్లాంగు విడిచి వెడుతున్నారు.

బెంగాలు లీగుకార్యదర్శి ప్రకటన

బెంగాల్‌లీగుకార్యదర్శి హబీబుల్లా యిలా ప్రకటించారు.

"బార్డోలాయ్ తన ప్రస్తుత విధానాన్ని మార్చుకొని పరిస్థితులు విషమించకుండా చూడాలి.

ఇంకా హబీబుల్లా ఇలా అన్నారు:

"అస్సాం ప్రభుత్వం 'భూమినుండి రైతులను తొలగించే విధానం' వలన ఏర్పడిన పరిస్థితులు ఇంకా నేను పూర్తిగా తెలుసుకోలేదు. కాని ప్రభుత్వం అనుసరించే విధానం ... వంటి ప్రతి ... ఆందోళన పడుతున్నారని నాకు నమ్మకంగా తెలుస్తోంది. మౌలానా అబ్దుల్ హమీద్‌ఖాన్, అకార్ రహిమాన్ మొదలగు ముఖ్య లీగు నాయకులు, నేడు ... ఈ ... జైళ్ళలో ఉన్నారు. నిరాయుధులైనవ్యవసాయదారులు, స్త్రీలు సాయుధులైన మిలిటరీని ఎదుర్కొన్నారనే ప్రభుత్వ ఆరోపణను ఎవ్వరూ నమ్మరు.

ఇది మతపోరాటంకాదు

"బెంగాలు రాష్ట్ర ముస్లింలీగు తరఫున, బెంగాలు-అస్సాం జాయింటు కమిటీ తరఫున ఇది మతానికి సంబంధించిన పోరాటంకాదని, అస్సాంకు వ్యతిరేకమైన పోరాటంకాదని రూఢిగా తెలియజేస్తున్నాను. పరిస్థితులు విషమించకముందే తన విధానాన్ని మార్చుకోవలసిందని అస్సాం ప్రధాని బార్డోలాయ్‌ను వినయపూర్వకంగా కోరుతున్నాము. ప్రజలు శాంతంగా ఉండాలి."

సత్యాగ్రహం అల్లరులకు దారితీస్తుంది

అస్సాం ప్రధాని ప్రకటన

షిల్లాంగు, మార్చి 31

కచ్ఛార్ ప్రాంతాలలో సంచారంచేసి తిరిగి వచ్చిన అస్సాంప్రధాని గోపీనాథ్‌బార్డోలాయ్ పత్రికా ప్రతినిధులతో యిలా చెప్పారు.

"అస్సాం ప్రభుత్వం ... బెదిరింపులకు లొంగదు. అస్సాంమీద నిర్మాణయుతంగా దాడిచేయాలని బెంగాలు-అస్సాం ముస్లింలీగుల జాయింటు కమిటీ నిర్ణయం చేయడం చాల శోచనీయం. ఇప్పటివరకు జరిగిన పరిస్థితులనుబట్టి చూస్తే అస్సాం అంతటా విపరీత క...ం వ్యాపించింది. అస్సాం ముస్లిలీగు ... ప్రారంభిస్తుందనే వార్తలాల ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుంది. అనేకచోట్ల ... ఇప్పటికే అనేక ప్రభుత్వ ... అక్రమముగా ఆక్రమించుకొంటున్నారు. గోవిందపూర్ రిజర్వుడ్... పోలీసులు ఆత్మరక్షణకై సాయుధులైన ... తుపాకులు కాల్పవలసి వచ్చింది.

మంకచార్‌లో పాకిస్తాన్ కోట నిర్మించారు

"మంకచార్ అనేచోట 'తూర్పు పాకిస్తాన్' కోటను స్థాపించి రాష్ట్రంలో దౌర్జన్యంగా అల్లకల్లోలం తీసుకొనిరావడానికి, సత్యాగ్రహం ప్రారంభించడానికి అనేకమంది ముస్లిం యువకులకు తరిఫీదునిస్తున్నారు. మార్చి 10 వ తేదీన 'మంకచార్‌'లో 30, 40 మంది కత్తులతో, బల్లాలతో అల్లరి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో గుమిగూడారు. పోలీసుల, మిలిటరీ సైనికుల ఓపికవలనే పరిస్థితులు విషమించకుండా కాపాడగలిగాము.

"ఈమధ్యనే అస్సాంముస్లింలీగు నాయకులు మహమ్మద్ సాదుల్లాతో పరిస్థితులను చక్కబరచడానికి కొన్ని అంశాలపై రాజీపడటానికి సంప్రదింపులు జరిపాం. కాని ఈ సత్యాగ్రహ బెదిరింపుచేసే అక్రమచర్యలు కట్టిపెట్టేవరకూ శాంతికాపాడడాని ప్రభుత్వం తన ప్రస్తుత పంథానే కొనసాగించవలసి వస్తుంది."

అస్సాంలో జరిగే యీ సంఘటనలు ఎప్పటికప్పుడు గాంధీజీకి తెలియజేస్తున్నార...

మద్రాసులో సర్వవ్యాపిసమ్మె

ట్రాంలు, బస్సులు పూర్తిగ నిలిచిపోయాయి

మద్రాసు, 31

బకింగ్‌హాం కర్నాటిక్ మిల్లు కార్మికుల సమ్మెకు సానుభూతిగా మద్రాస్ కార్మిక వర్గం బరపరచిన ఒకరోజు సమ్మె నేడు విజయవంతంగా జరుగుతూంది. ట్రాంవే, బస్సు, టాక్సీ సర్వీసులు పూర్తిగా నిలిచి పోయాయి.

యం. యస్. యం. రైల్వేవర్కుషాపుల్లో 6 వేలమంది సమ్మెచేశారు. మునిసిపల్ కార్మికులు, కొన్ని ఇంజనీరింగు సంస్థల కార్మికులు, కూడా సమ్మెలో పాల్గొంటున్నారు.

పోలీసులు, సాయుధ పోలీసులు నగరం అంతా, అన్ని మొగలలోను నిలబడివున్నారు.

ఈ సమ్మె మార్చి 20 వ జరపడానికి మొదట నిర్ణయించబడింది. కాని మద్రాస్ ప్రధాని, కార్మికమంత్రి కోరికమీద ఆనాటికి నిలిపేరు. ఆ సమ్మె నేడు జరుగుతూంది.

బీహార్ పోలీసుసమ్మె

రామానందతివారీ ప్రకటన

పాట్నా, మార్చి 30

అధికారులకు పట్టుబడి పోయేముందు బీహార్ పోలీసునాయకుడు రామానందతివారీ ఈ దిగువ ప్రకటన చేశారు.

"నేను గాంధీజీతో మాట్లాడినాక దొరికి పోవడానికి నిర్ణయించుకొన్నాను. పోలీసుల సమ్మె నెగ్గడానికి ఆదొక్కటేమార్గం. పోలీసులు సమ్మెమాని పనులలోచేరండి. మన కోరికలనుగూర్చి గాంధీజీ ప్రయత్నించాలని కోరుతున్నాను."

గయా మొదలగుచోట్ల సమ్మెదారులు పనులలో వచ్చి చేరుతున్నారు. అధికార్లు చాలమందిని అరెస్టుచేస్తూన్నట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు చెప్పారు.

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

Microfilmed from photocopy

ప్రజాశక్తి
1947 ఏప్రియల్ 1 : మంగళవారం

ధాన్యం ధరలు

రైతులకు అన్యాయం

ఈ సంవత్సరం ఆహార పరిస్థితి విష మించే సూచనలు కన్పించుచున్నాయి. రేషన్ డిపోలలో అనేకచోట్ల తగినంత సరుకు నిలవలేదనీ, కొన్ని ప్రాంతాలలో ప్రజలకు రేషన్ సరఫరా జరగడంలేదనీకూడ రిపోర్టులు వస్తున్నాయి. దీనికి కారణం ఏమిటి?

గత యేడాది ఉత్పత్తిదారులైన రైతుల నుండి ఎక్కువభాగం సర్కారు వర్తకుల చేతుల్లోకి పోయాక ప్రభుత్వం బోనసును ప్రకటించింది. ధాన్యం పండించేవారికి కొంతకాలం బస్తా 1కి 2 రూపాయలు, 4 రూపాయలు బోనసు దొరికింది. త్వరపడి కంట్రోలు రేటుకు అమ్ముకున్న ఉత్పత్తిదారులు నష్టపడ్డారు. కావాలనుండి అమ్మకుండా అపుకున్న భూస్వాములు, నిల్వచేసిన వ్యాపా...

కొత్తక వింత - పాతొక రోత!

కొత్త వైస్రాయిపై పత్రికల భ్రమలు

కొత్తవైస్రాయి వచ్చినపుడల్లా వారినుగు ణాలనుచిత్రీకరించుతూండటం సామ్రాజ్య వాదుల వార్తా సంస్థ రాయిటర్‌కు ఒక విధి. కొత్తవారు ఇండియా మంత్రిపదవికి వచ్చి నప్పుడల్లాకూడ ఆయనకు భారతదేశం యెడల వున్న పరిజ్ఞానాన్ని, సానుభూతిని గురించి కీర్తించడంకూడ వరిపాటి.

ఆ వార్తలనే హోమియో మాత్రలవలే తియ్యగా మ్రింగుతూ, మన దేశంలోని మిత వాద పత్రికలుకూడ ప్రచారం చేయడం అలవాటైపోయింది. బట్లరు ప్రభువు ఇండియామంత్రి అయినప్పుడు ఆయన మహా వేదాంతి అనీ, భారతదేశమంటే అభిమాన మనీ, ఏదో ఒరగబెడతాడనీ రాయిటర్ ప్రచారంచేసింది. అమెరీ మంత్రి అయినపుడు భారత సమస్య పూర్తిగా తెలుసుననీ, భారత సమస్యను పరిష్కారం చేయడానికే అమెరీని ఇండియామంత్రిగా వేసారనీ రాయిటర్ అత్యుత్సాహం చేసింది. అట్లాంటి అమెరీలు వచ్చారు, పోయారు. భారతదేశ సమస్య ఎప్పటిదోయేవుంది. రాయిటర్ మోసపు ...

సమస్య పరిష్కారంకాలేదు. బ్రిటిషు సామ్రాజ్యవాదులు భారతదేశాన్నుంచి మూటా-ముల్లెకట్టి తరలిపోతేగాని భారత సమస్య పరిష్కారంకాదు. "కుండలోకూడు కుండలోనే వుండాలి; బిడ్డ దుండుముక్క లాగ వుండాలంటే" ఎలా సాధ్యమవుతుంది?

వేవెలు ప్రభువు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రక్షించడానికి వచ్చాడుగాని, తిలోదకాలు యివ్వడానికి రాలేదు. తన రాజనీతిజ్ఞతను ఉపయోగించి హిందూ-ముస్లిం కలహాలను రెచ్చగొట్టాడు. భారత ప్రజలంతా వరుం దిగించి బ్రిటిష్‌వాళ్ళను సాగనంపడానికి సన్నాహమవుతూంటే అన్నదమ్ములమధ్య కలహాలు పెంచి తాను మధ్యవర్తిగా నాటక మాడాడు. కాంగ్రెసు-లీగు నాయకులకు సంగనామాలు పెట్టాడు. బ్రిటిషు సామ్రాజ్యపు బోటును అతిక్లిష్టసమయంలో ప్రజావిప్లవ వెల్లువలో మునిగిపోకుండా కాపాడుకున్నాడు.

కాని ఎల్లకాలం మోసంచేయడం సాధ్యం ...

... రాయిపడినట్లయింకని మా ఆశ. లేక పోతే ప్రతిచిన్న విషయంలోనూ మొండి పట్టు పడంది ముస్లింలీగు బిడ్డెటు ప్రతిపాదనల విషయంలో ఎందుకు రాజీపడవలసి వచ్చింది? పెర్లి గ్రుడ్డిదైతే మొలుక యెంత ...

... తెలిసికోలేరు. కొత్త వైస్రాయిని చూచినంత సంతోషంతో ఆ ... ప్రవృత్తినే కనపడుస్తున్నారు. వారంతా కొద్దికాలంలోనే "కొత్తొక వింత - పాతొక రోత" అని గ్రహించగలరు.

ఉపాధ్యాయుల కనీసకోర్కెలు సమ్మెలద్వారా సాధించాలి

బందరు ఉపాధ్యాయుల నిర్ణయం

బందరు, మార్చి 27

బందరు హిందూ కాలేజీ, హైస్కూలు, బ్రాంచి స్కూళ్ళ ఉపాధ్యాయులు తమ కోర్కెలు నెరవేరేవరకు సోమవారంనుండి సమ్మె చేయడానికి నిర్ణయించుకున్నారు.

1945, 46 సంవత్సరం అధికధరల అలవెన్సు మేనేజిమెంటు సరిగా యివ్వలేదనీ, 1946, 47 సంవత్సరానికి ప్రభుత్వం నిర్ణయించిన అధికధరల అలవెన్సు ప్రకారం యివ్వాలనీ, ప్రభుత్వంప్రకటించిన రివైజుడు స్కేళ్ళు తక్షణమండీ అమలు జరపాలనీ, ప్రస్తుతమున్న ఉపాధ్యాయుల ఉద్యోగాలు స్థిరం చేయడం మొదలగు కోర్కెలను నెరవేర్చవలసిందనీ లేనిచో సమ్మె చేస్తా...

... నందుకు వారిని అభినందిస్తూ, ... యన్ టీచర్సు ... పోరాటము ప్రారంభించినా ... స్పష్టపరిచారు.

ప్రభుత్వానికి ఆంధ్రా టీచర్ల మెమొరాండం

మద్రాసు, మార్చి 28

ఆంధ్రాటీచర్సు ఫెడరేషను కార్యవర్గ సభ్యులు శ్రీ పి. ... గారు మద్రాసు ప్రధాని ఓ. పి. రామస్వామి రెడ్డియార్ గారిని, మంత్రులు ... గోపాల రెడ్డి గార్లను కలుసుకొని ఉపాధ్యాయుల కనీసకోర్కెలను ... మెమొరాండం ...

మధురలో సమ్మె సన్నాహం

బెజవాడ కార్మిక మహాజన సభ

చిలకలూరిపేట కార్మికపేటపై 4 లారీలతో రిజర్వుపోలీసులదాడి

చిలకలూరిపేట మార్చి 30

పొగాకుకార్మికుల సమ్మెను భగ్నపరచుటకై పోలీసు అధికారులు 144వ సెక్షన్ ... అదివినా, కార్మికుల పట్టుదల, ఉత్సాహము ఏమాత్రం సడలలేదు. రిజర్వు పోలీసు ... గ్రామాలకుపోయి ... కార్మికులను వనికి తీసుకొని వచ్చుటకు ప్రయత్నించుచున్నారు. అయినా నిన్న (29-3-47) కార్మికులు తీవ్రంగా ప్రతిఘటించు సాగించుటవల్ల దొంగతనాలు ...

... రులు అరెస్టుచేసి లారీలో ఎక్కించారు. ఇంతలో పల్లెలోనున్న కార్మికులంతా ముఖ్యంగా స్త్రీ కార్మికులు పల్లెకునలువైపులా గోడమాదిరిగా నిలబడి, పోలీసులను పల్లె లోపలికి రానీయలేదన్నారు. పనిలోకి బలవంతంగా కార్మికులను తీసుకుపోయే హక్కు లేదన్నారు. కొంతసేపటికి పోలీసులు వెనక్కుమరలి పోయినారు. పోలీసుల వెంబడివచ్చిన గోపాలం మస్తానయ్య విగైరాలను ప్రజలు ఎంతో అసహ్యించు ...

... లోనే అరెస్టుచేయబడి జామీనుమీద విడుదలై యున్న కామ్రేడ్ వీరయ్యను ఇంకా ముగ్గు ...

... విచ్చలవిడిగా ప్రవర్తించటాన్ని ప్రభుత్వం వెంటనే ఆపించవలెను.

గుంటూరుజిల్లాలో ధాన్యంకొనుగోలు మిల్లుదార్లకే తిరిగి యిచ్చారు

ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనట

మద్రాసు, మార్చి 28

గుంటూరుజిల్లాలో మార్చి నెలలో ఎగుమతి నిమిత్తం జిల్లాలోనే తరుగుప్రాంతాల సప్లయి నిమిత్తం ఇంకా సేకరించకుండా ఉండిపోయిన ధాన్యం ఏప్రిల్ నెలలో సివిల్ సప్లయి కమీషనర్ నిర్ణయించే కోటాలబాపతు ధాన్యం కొనే పని తిరిగి మిల్లు యజమానులకే అప్పగిస్తూ మద్రాసు ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది.

గుంటూరుజిల్లాలో ఉత్పత్తి కొనుగోలు ...

గింపులు, (2) ధాన్యరూపంగా చెల్లించవలసిన శిస్తులు, అప్పులు, వడ్డీలు, భూస్వామి తన రైతులకు వ్యవసాయ ఖర్చుకోసం ధాన్య రూపంలో యిచ్చే అప్పులు, (4) విత్తనాలు, కూలీలకిచ్చే ధాన్యం, (5) ఆచారంగా గ్రామంలో యితర వృత్తులవారికిచ్చే ధాన్యం కలెక్టరు మినహాయిస్తారు. ఒకసారి నిర్ణయింపబడిన మొత్తం తిరిగి సవరించవచ్చు.

మిగులు ధాన్యం మొత్తం నిర్ణయించేటాగ అవసరమైనప్పుడు కలెక్టరుకుగాని, ఆయన ...

... దొరకనందున, ప్రభుత్వం నిర్ణయించిన ధాన్యం ధరలు తక్కువగా వున్నందున రైతులు ధాన్యం అమ్మటానికి యిష్టపడడం లేదు. కొత్త సహకార సంఘాలు ధాన్యం తగినంతగా కొనలేకపోతున్నాయి. దొంగ వ్యాపారం జోరుగా సాగుతున్నది. ఈ సందర్భంలో గుంటూరుజిల్లా కలెక్టరు రైతులను నిర్బంధించి, కంట్రోలు ధరలకు ధాన్యం సేకరించడానికి చేసిన ప్రయత్నాలు 'ప్రజాశక్తి' పాఠకులకు విదితమే.

ఇప్పుడు తాత్కాలికంగా ధాన్యం కొనుగోలు మిల్లుదారులకే వప్పగించబడింది. ధాన్యం, బియ్యం ధరలు మధ్య వర్తకులకు విపరీతలాభాలు వుండే విధంగా నిర్ణయించబడ్డాయనికూడ రైతుసంఘాలు ఆందోళన చేస్తున్నాయి.

... యివ్వకపోతే సిర్లాసప్లయి ఆఫీసరు రివిన్యూ ఇన్‌స్పెక్టరు హోదాకుతగ్గని రివిన్యూ అధికారులు ఆసామి సరుకు స్వాధీనం చేసుకొని అమ్మేటట్లు నిర్బంధించవచ్చు.

రివిన్యూ ఇన్‌స్పెక్టరు, సిర్కావనప్లయి ఆఫీసరు, యాంటి కరప్షన్‌శాఖలో సబ్ ఇన్‌స్పెక్టరు హోదాకు తగ్గనివారు తమకు అనుమానం తోచినప్పుడు సోదాలుచేసి, అర్డరుకు విరుద్ధంగావున్న సరుకును స్వాధీనం చేసుకోవచ్చు.

మైసూర్ సత్యాగ్రహం

సంస్థాన కాంగ్రెస్ తీర్మానం

దొరింగ్ ..., మార్చి 30

మైసూర్ స్టేటు కాంగ్రెసు కార్యవర్గం మే 1వ తేదీనుండి సత్యాగ్రహం ప్రారంభించాలని చేసిన తీర్మానాన్ని నేడు శ్రీ కె. టి. భాష్యంగారు మైసూరు స్టేటు కాంగ్రెసు సమావేశంలో ప్రతిపాదించగా ... ఆమోదించబడింది.

సత్యాగ్రహం తక్షణమే ప్రారంభించాలని కొంతమంది సభ్యులు సవరణ ... కోరగా, సమావేశంలో ... జరిగింది. శ్రీ కె. టి. భాష్యం ... సమాధానం చెప్పుతూ, ప్రభుత్వం ... మైన జవాబు చెప్పటానికి, ప్రజలు సత్యాగ్రహానికి ఆయత్తంకావడానికి తగిన వ్యవధి అవసరమనిచెప్పి, సత్యాగ్రహ ...

కాంగ్రెసు అధ్వర్యాన కార్మిక సమ్మె

వెల్లూరు, మార్చి 25

వెల్లూరు సింగాణీ కాంగ్రెసు సంయుక్త కార్యదర్శి పులిం రాధాకృష్ణమూర్తిగారుక్రింది ప్రకటన చేస్తున్నారు;

ఫిబ్రవరి నెల 10వ తేదీనుండి వెల్లూరు సింగాణీఫ్యాక్టరీలో పనిచేసేకార్మికులుకార్మిక కాంగ్రెసు అధ్వర్యముక్రింద సమ్మె సాగించి నారు. జిల్లా కాంగ్రెసు, ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ, కార్మికసంఘముల సహాయముతో యీసమ్మె సాగింది. గవర్నమెంటు వారుజిల్లాజడ్జిగారిని మధ్యవర్తిగా వేసినారు. మధ్యవర్తిగారి తీర్పులో ముఖ్యాంశములు యీక్రింద పేర్కొనబడినవి.

1. ప్రతిసంవత్సరమునకుదినవేతనగాండ్లకు 15 రోజుల సెలవు.

లంబాడీలలో నూతన చైతన్యం

బక్కినపట్టణం, మార్చి 21

లంబాడీ మహాజనసభ పెనుగొండ పట్టణంలో శ్రీవుజారి దాంప్లానాయక్‌గారి అధ్యక్షతన జరిగింది.

ఇతరజిల్లాలనుండి ముఖ్యంగా మైసూరు స్టేటు, బళ్ళారి, చిత్తూరు ప్రాంతాల నాయకులనేకులు యీ సమావేశానికి ముందుగానే వచ్చి సమావేశం జయప్రదంగా సాగించడానికి తోడ్పడ్డారు. 40, 50 మైళ్ళదూరం నుండికూడా అనేకులు నడిచివచ్చి సభలో పాల్గొన్నారు.

12 గురు నాయకులతో కూడిన ఒక కమిటీ లంబాడీల స్థితిగతులను విచారించి మహాసభలో చర్చించవలసిన తీర్మానాలు తయారు చేసింది.

సరిగా నడపకపోతే కొత్త సంఘాల రద్దు

కౌన్సిలులో ఆర్థికమంత్రి ప్రకటన

మద్రాసు, మార్చి 29

బట్టల సబ్‌కమిటీకి సభ్యుల ఎన్నిక

కాంగ్రెసుపార్టీ వాగ్దానభంగం

బెజవాడ, మార్చి 29

బెజవాడపట్టణంలోబట్టలపంపకం అజమాయిషీచేసే సబ్‌కమిటీకి యిద్దరు సభ్యులను ఎన్నుకొడానికిగాను పట్టణరేషనింగు అధ్యయిబిరీ కమిటీవారు నిన్న సాయంత్రం రేష...

మాస్టరు పీసర్లు బ్రహ్మయ్యగారి అండ

సహకార సంఘాన్ని ధ్వంసంచేసే కుట్ర

... మార్చి 27

1943 లో ... సహకార సంఘం స్థాపించబడింది. మాస్టరు పీసర్లు డైరెక్టర్లుగా ఉన్నారు ...

1944 ... మాస్టరుపీసర్లను ఓడించి తమ డైరెక్టర్లను ఎన్నుకున్నారు. నాటినుండి ...

సహకారము

ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ సంచికలు రజతోత్సవ సంచికగా వస్తుంది

గుంటూరు, మార్చి 28

ధాన్య సేకరణ

ప్రభుత్వాధికారాలు

మద్రాసు, మార్చి 27

వడ్లు, బియ్యం, జొన్నలు, సొజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, ...

కోడూరు, చల్లపల్లి ఎస్టేట్‌లలో పోలీసులదాడి

అరాజకాన్ని కాంగ్రెసు మంత్రులు అరికట్టాలి

చల్లపల్లి, మార్చి 30

దివిశాలా రైతుసంఘ కార్యదర్శి కె. కుటుంబరావుగారిలా వ్రాస్తున్నారు:

దివితాలూకా కోడూరు ప్రాంతములో వర్షములవల్ల పంటలుపూర్తిగా దెబ్బతిన్నవి. మొత్తముమీద అర్ధపంటలు మాత్రమే పండింది. నీవికితోడు పండినధాన్యం యింత వరకు యెవరూ కొనటలేదు. ప్రభుత్వం సొసైటీలు తప్ప యితరులు కొనరాదని నిషేధించుటవలన యింతవరకు రైతులు ధాన్యం అమ్మలేకపోయారు. ప్రభుత్వం యీ ప్రాంతంలో యింతవరకు సొసైటీలు ఆర్గనైజు చేయలేదు. ఈ పరిస్థితులలో రైతులు వరవతి సంఘాలలో అప్పులు చేసి ఆతరవిధాం యిచ్చిందివరి జనవరి ఫిబ్రవరి మాసముల కిస్తీలు కట్టి ధాన్యం విడుదల జరిగేవరకు కనీసం 15 రోజులైనా మార్చి కిస్తీలు వాయిదావేయమనికోరుతూ మద్రాసు ప్రభుత్వానికి పిటీషనులు పెట్టుకొన్నారు. డిప్యూటీ కలెక్టరుకు తాలూకా రైతుసంఘం తరఫున మెమోరాండం అందజేశారు, కాని రైతులకోరిక ఆలకించినవారు లేరు. వారం రోజుల క్రితము తహసీల్దారు కోడూరు వచ్చినప్పుడు రైతులు దాయుదారంవెళ్ళి తమ కష్టములు చెప్పుకొని, తాము కిస్తులు కట్టుటకు సిద్ధమేనని 15 రోజులు గడువివ్వించమని చెప్పుకొన్నారు. కాని తహశీల్దార్ రైతులను ఆక్షేపణలు చేస్తానని బెదరించి వెళ్ళారు.

ఈనెల 28వ తేదీన బందరు డెప్యూటీ కలెక్టరు, డి. యస్. పి. 39 మంది రిజర్వుపోలీసులతో అర్ధరాత్రివేళ కోడూరు, చిందిమెరక, స్వతంత్రపురం, నరసింహాపురం, హరిపురం, ఉల్లిపాలెం గ్రామాలపై దాడి సాగించారు. 28 మందిని అరెస్టుచేశారు. ఈ దాడులు ఎందుకు జరిగినవో, సోదాలు ఎందుకొరకు జరుగుతున్నదో, ఎవరికోను చెప్పకుండా, కనబడినవారినెల్లా అరెస్టు చేయడం సాగించారు.

ఈ విధంగా ప్రజాప్రభుత్వంలో ప్రజలు తమ కష్టసుఖాలను గురించి, తమ బాధలను గురించి చెప్పుకుంటేనే నేరమయింది. ఒక వైపున ధాన్యపు ధరలు వ్యాపారస్థులకను కూలముగా నిర్ణయించి తిత్పత్తిదారుల, కొనుగోలు దారుల పొట్టగొట్టుటకు పూనుకొని, ప్రభుత్వం ధాన్యంధరలపై ఆందోళన చెందు రైతులను యీవిధంగా రాత్రుల దాడులలో తీయపెట్టడాలుల ప్రజా మంత్రులు చేయవలసినవసిగాదు. ఇది ఎన్నో ఆశలతో కాంగ్రెస్ మంత్రివర్గం కొరకు ఎదురుచూచిన రైతులఆశలను అడియాసలు చేయుచున్నది. కాన రైతాంగమంతా రైతుల తరఫున విరిచి ప్రభుత్వ దమనవీతిని ఖండించి రైతులకు న్యాయము కలుగజేయువట్లు ఆందోళన చేయుమని రైతులకు విజ్ఞప్తి గావించు చున్నాము.

రైతుసంఘ వర్కర్లంతా వెంటనే ప్రతి గ్రామాన మీటింగులు జరిపి కోడూరురైతు రైతుల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం అంగీకరించాలని తీర్మానములు గావించి ప్రభుత్వానికి పంపించ గోర్తాము.

చేతులు విరిచికొట్టారు

పెదప్రోలు చెరువు తగాదాలో అరెస్టులు గావించబడిన [illegible] హరిజనుడు [illegible] సీతారామయ్య [illegible] ఇంట్లో పోలీసులు [illegible] జమీందారు మనుష్యులకు [illegible] సౌకర్యాలన్ని చూస్తున్నారు. జమీందారీ కొత్తులయిన సద్రామల క్రిష్ణయ్య, [illegible] కృష్ణయ్య పోలీసు అధికారుల [illegible] వున్నారు.

శ్రీరామ రామారావుగారిని అరెస్టుచేసి, [illegible] చేతులు విరిచికట్టి, జమీందారీ కొత్తులముందు పోలీసులు కొట్టారు. అరెస్టుచేసిన 18 మందిని చల్లపల్లి పోలీసుస్టేషనులో 4 గురికి విడదీయడానికి వీలుగా ఉండే గదిలో ఇరికించారు.

అర్ధరాత్రివేళ గ్రామాలపై దాడి

29వ తేదీ రాత్రి రిజర్వు పోలీసులతో సబిన్‌స్పెక్టరు శివరామపురం, పా[illegible] గ్రామాలపై దాడిచేశారు. శివరామపురంలో రావ సుబ్బయ్యగారిని అరెస్టుచేశారు. సోదాలో కాపూరి శివరామయ్యగారి ఇల్లు సోదా చేశారు. పాగోలులో 12 ఇళ్ళు సోదాచేశారు కాని ఎక్కడా అభ్యంతరకరమైన వేవీ దొరకలేదు. పోలీసులతోపాటు జమీందారీ [illegible] మనుష్యులు కూడా వచ్చి ఇళ్ళల్లో దొంగల [illegible] తున్నారు.

29న మధ్యాహ్నం మోపిదేవి [illegible] తున్న కంఠంనేని గోపాలరావుగారిని [illegible] సులు పెదప్రోలులో అరెస్టుచేశారు.

పోలీసుల అఘాయిత్యాలు

పెదప్రోలులో మకాంవేసిన [illegible] పోలీసుల అఘాయిత్యాలు ఎక్కువ [illegible] తున్నాయి. 30వ తేదీన క్రొత్త[illegible] సుబ్బయ్యగారింటికి, జమీందారీ [illegible] చెందిన మండవ వెంకటరత్నం వగైరా[illegible] వెంటబెట్టుకొని సబ్‌ఇన్‌స్పెక్టరు వెళ్ళారు. ఇంట్లో పుడపుడులేని అదనుచూచి [illegible] నంతా చిందర వందరచేశారు. ఒక [illegible] పెన్ కాజేశారు. ఇల్లు నానాగల్లంతుచేశారు. ఈ అరాజకాన్ని మంత్రివర్గం వెంటనే [illegible] కట్టాలని కోరుతున్నాం.

డిటెన్యూలకు తగిన సౌకర్యాలు కలిగించాలి

అసెంబ్లీలో కామ్రేడ్ విల్లలము [illegible]

మద్రాసు, మార్చి 29

జైళ్ళకొరకై కె. మాధవమీనన్ ప్రవేశ పెట్టిన గ్రాంటులను వ్యతిరేకిస్తూ కామ్రేడ్ విల్లలమ్రి ఇల్లా చెప్పారు:

"రాజకీయ ఖైదీలను, డిటెన్యూలను సరిగ్గా చూడడంలేదు. రూల్సులో వున్న సౌకర్యాలు కూడా ఇవ్వడంలేదు. కామ్రేడ్ కె. అనంద నంబియార్ ఎమ్. ఎల్. ఏ. కు జైలులో ప్రభుత్వం తగుసౌకర్యాలు ఇవ్వాలి."

అల్లూరి సత్యనారాయణరాజుగారు డిటెన్యూలకు, రాజకీయ ఖైదీలకు తగు సౌకర్యాలు ఇవ్వాలని, వారి కుటుంబాలకు అలవెన్సులివ్వాలని చెప్పారు.

పన్నులు, భూమిహక్కుల, కౌలు సమస్యలపై శాసనం ఒక్కమారే తీసుకువస్తారట

నేడు మద్రాసు అసెంబ్లీలో రెవెన్యూమంత్రి కళా వెంకట్రావుగారు ప్రవేశపెట్టిన "జిల్లాల పరిపాలనా నిర్వహణ"కు సంబంధించిన గ్రాంటుమీద చర్చలు జరిగినప్పుడు వాటికి సమాధానం ఆయన ఇల్లాగ చెప్పారు:

"రాష్ట్రమంతటా రైతుల స్థితి ఏలావుందో తెలుసు. జమీందారీ, రైత్వారీ ప్రాంతాల రైతుల స్థితి బాగుపరచేటందుకై చేయగలందంతా చేస్తాం. పన్నుల విధానం, భూమి హక్కు పద్ధతి, కౌలుదార్ల సమస్యలన్నీ కలిపి ఒకేమారు, ఒకే బిల్లుగా తీసుకొస్తాం. అనవసర కాలయాపన చెయ్యం. తీసుకోవలసిన పద్ధతియేదో నిర్ణయం అయిపోయినాక జమీందార్లు, మిరాశీదార్లు అంతా తయారవడం."

లీగు మంత్రివర్గం ఏర్పడాలి

లేదా కొత్తఎన్నికలు జరగాలి

పంజాబునుగూర్చి గజన్‌ఫరాలీ

మ్యాక్లిస్ట్, మార్చి 29

పంజాబులో లీగు మంత్రివర్గాన్ని ఏర్పరచాలి లేదా కొత్త ఎన్నికలు జరపాలి అని లీగునాయకుడు గజన్‌ఫరాలీఖాన్ ఇలా ప్రకటించాడు.

"పంజాబులో ఇంకా 93వ సెక్షన్ అమలు జరపడం సరికాదు అందులోనూ రేపు సంవత్సరం వెళ్ళిపోగానే బ్రిటన్ ప్రకటించింతర్వాత ఇది [illegible] వసలే వీసగదు. ఇలా 93ను వాడనివ్వడం గవర్నర్ రాజ్యాంగ బాధ్యతను వంచించడమే అవుతుంది.

"కొట్లాటలు జరుగుతున్నంత మాత్రాన మంత్రివర్గం ఏర్పడగూడదంటే, అలాటి పరిస్థితి చాల రాష్ట్రాలలో వున్నవి. పంజాబ్ గవర్నరు మందాక్ దానిని మంత్రివర్గం ఏర్పరచమని కోరా[illegible]. ఎవరికి మెజారిటీలేదని వర్నర్ భావిస్తే, [illegible] తను రద్దుచేసి వెంటనే ఎన్నికలు [illegible]రపాలి.

"మైనారిటీలను చెయ్యికొంటామని లీగు నాయకుడు మందాక్ గన్ చెప్పాడు. మైనారిటీల సహాయ నిరాకరణం చేస్తే అది లీగు తప్పుకాదు.

"మత కలహాలను ఎవరు కల్పించారో, ఏ దురుద్దేశంతో తెచ్చిపెట్టారో నిష్పాక్షిక విచారణ జరపాలి. ఈ కొట్లాటను ఏ తెలివిగలవారైనా పరిపూర్తిగా ఖండిస్తారు. అందులో సందేహం[illegible]."

ఎన్నికలిప్పుడు జరపరాదు

లీగుకు మెజారిటీలేదు

పంజాబు కాంగ్రెసు నాయకుని ప్రకటన

లాహోరు, మార్చి 30

పంజాబు కాంగ్రెస్ అసెంబ్లీపార్టీ నాయకుడు భీమసేన సచార్ గజన్‌ఫరాలీ ప్రకటనకు ఇలా సమాధాన మిచ్చారు.

"లీగుమంత్రివర్గం ఏర్పరచడమో, కొత్త ఎన్నికలు జరపడమో ఇప్పుడవసరంలేదు. లీగుకు మెజారిటీ ఉందన్న గజన్‌ఫరాలీ మాటలో అణుమాత్రం సత్యంలేదు. మైనారిటీలు లీగుతో సహకరించడంలేదని స్పష్టపరచారు. కేవలం ఒక మతానికి చెందిన మంత్రివర్గం పంజాబులో పనిచేయలేదు. కేవలం ముస్లిం ప్రియులతో ఉన్న మతకలహాలు జరిగిన తర్వాత లీగు మంత్రివర్గంలో ఇతరులెవ్వరూ చేరరు.

"మతకలహాల్లో దారుణంగా ప్రవర్తించిన నేరస్థులను శిక్షించడానికిబదులు వారికి గజన్‌ఫరాలీ మిత్రులు తోడ్పడుతున్నారు. మంచి మాటలు చెప్పినంత మాత్రంతో మైత్రి [illegible] ఏర్పడదు.

"కోయలిషన్ మంత్రివర్గాన్ని పడగొట్టిన [illegible] రాజ్యాంగ సూత్రాలను గూర్చి లీగులు [illegible] లాడటమే [illegible] 93 సెక్షన్ నడపడం [illegible] విచారకరమే. లీగు నాయకులు [illegible]లో విశ్వాసం కలిగేట్టు చూడాలి."

ఎన్నికలిప్పుడు సాధ్యంకావు

[illegible] కలహాలలో చేరస్థులం[illegible] [illegible] జరుగుతున్నారు. [illegible] [illegible] శాంతంగా సాగవలసి [illegible] [illegible]. మరింత అల్లరులకు కారణం [illegible]తుండన్నారు. ఎన్నికల్లో గెలిచినా [illegible] కోయలిషన్ ప్రభుత్వ[illegible] (86) రావని ఆయన [illegible].

[illegible]డోనీషియన్ ప్రధాని భారతదేశ ఆగమనం

బటేవియా, మార్చి 30

[illegible] ఆసియాదేశాల మహాసభలో పాల్గొనే [illegible] ఇండోనీషియా ప్రధాని సుల్తాన్ [illegible] నేడు బటేవియానుండి విమానంలో [illegible] చేశారు.

మతకల్లోలాల వ్యాప్తి

కార్మిక, ప్రజాఐక్యతను భగ్నంచేసే కుట్రలు

మృణాలకాంతిబోసు ఖండన

(మా విలేఖరి)

కలకత్తా, మార్చి 30

బెంగాల్‌రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీమృణాలకాంతిబోస్, సమ్మెను విచ్ఛిన్నం చేయడానికై అధికారులే కలహాలను సృష్టించారని ఖండిస్తూ బహిరంగ ప్రకటన చేశారు. హేమంతవసు, సత్యేన్‌గుప్త మొదలగు ఫార్వర్డుబ్లాక్ నాయకులు మీటింగులలో సమ్మెల నడిచేటందుకై పెట్టుబడిదార్లు కొట్లాటలు సృష్టించారని ఖండించారు.

చివరకు కొట్లాటలు సృష్టించడంలోగల అసలు వుద్దేశ్యం నెరవేరడంలేదు. హిందూ ముస్లిం కార్మికులలో ఐక్యత దృఢపడుతూంది.

ఈనెల 26న కలకత్తాలో ప్రారంభమైన దురంతాలు నేటికీ చల్లారలేదు. 9 ఠాణాలలో కర్ఫ్యూపెట్టారు. మిలిటరీని తెచ్చారు తుపాకులు కాల్చారు. అరెస్టుచేశారు. కాని ప్రజలింకా కత్తిపోట్లకు గురిఅవుతూనే వున్నారు. ఇదంతా చిత్రంగా వుంటుంది.

ఎవరీ దౌర్జన్యాలు చేస్తూన్నది?

పట్టణంలో ఎక్కడా దొమ్మీలుగాని, దోపిడీలుగాని, కొట్లాటలుగాని జరగలేదు. జరుగుతూన్నదల్లా కత్తిపోట్లు, సీసాదెబ్బలు. దీనిని చేసేది గూండాలు. సామాన్యంగా ఏ పట్టణంలోనైనా గూండాలు పోలీసులకు తెలియకుండా వుండరు. వారిని అరెస్టుచేస్తేగొడవలు వెంటనే తగ్గివుండేవి. కాని పోలీసులు ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోలేదు. పైగా వారే కల్లోలాలను ఇతర ప్రదేశాలకు వ్యాపింపజేయడానికి తోడ్పడుతున్నారు. గాయపడినవారిని ప్రజలకు ప్రదర్శిస్తున్నారు. కొట్లాటలు అని చెప్పడానికి తగు అవకాశం లేని ఘటనలను కూడా పెద్దగా ప్రజలకు వర్ణించి చెప్తున్నారు. శాంతి ప్రచారకులను లాఠీచార్జీచేసి, పోస్టర్లుచింపేస్తున్నారు. అమాయకులను జైళ్ళలోపెట్టి, దుర్మార్గులకు ప్రోత్సాహం ఇస్తూన్నారు. ఈ విధమైన నేరారోపణలు నగరం నలుమూలలనుంచీ, ఈ నాలుగు రోజులనుంచీ వస్తూనేవున్నాయి.

పోలీసులు ఇంత కష్టపడుతూన్నా కలకత్తాలోని హిందూ - ముస్లిం ప్రజాసామాన్యం ఈ మోసానికి లొంగలేదు. కలహాలకు దిగలేదు. అనేకచోట్ల కొట్లాటలకు వ్యతిరేకంగా [illegible] [illegible] జరుగుతున్నట్లు [illegible] [illegible] అనేకచోట్ల ప్రజలు దౌర్జన్యాలు చేస్తున్న గూండాలనుపట్టుకొని తరిమారు. కార్మికోద్యమాన్ని అణచేందుకై అధికార్లే వీటిని సృష్టించారని పట్టణప్రజలందరూ తెలుసుకొన్నారు. నేడు కలకత్తాలో 65 వేలమంది సమ్మెలలో పాల్గొంటున్నారు. ఈ హిందూ - ముస్లిం కార్మికలోకం మతాన్మాదాలకు లోనుకాలేదని చెప్పడానికి కిద్దర్‌పూర్—ఇదివరలో మతకలహాలలో ప్రముఖపాత్ర వహించినస్థానం—ప్రశాంతంగా వుండడమే నిదర్శనం. పైగా శ్రామికులు శాంతిరక్షకులు చేస్తున్న కృషిని వీరు హర్షిస్తున్నారుకూడా.

*

కలకత్తా, మార్చి 31

నిన్నటిరాత్రి, నేటి మధ్యాహ్నం లోపున అయిదారుచోట్ల అగ్నిప్రమాదాలు కలిగిందని, కలహాకారులమీద పోలీసులు 64 తూటాలు కాల్చారని అధికార్లు ప్రకటించారు.

నిన్నమధ్యాహ్నం నుండి కలకత్తా నగరంలో బస్సులు కూడ నిలిచిపోయినాయి. ట్రాములు 2 నెలల క్రితంనుండి సమ్మె మూలంగా నడిచేయటంలేదు

నేటి సాయంకాలం హిందూ - ముస్లిం విద్యార్థులు సమిష్టిగా దళాలుగా ఏర్పడి కల్లోలాలు జరుగుతూన్న ప్రాంతాలలో శాంతి ప్రచారం చేశారు.

హౌరాలో 14 మార్లు కాల్పులు

హౌరాలో గూండాల దౌర్జన్యాలకు ఫలితంగా 6 గురు మరణించారు. 60 మంది గాయపడ్డారు. పోలీసులు 14 మార్లుకాల్చారు.

మిలిటరీ రప్పించబడింది. రాత్రివేళ కర్ఫ్యూ ప్రకటించారు. పోలీసు కాల్పులలో ఒక మాత్రం చనిపోయారు.

నాయకుల పర్యటన

ప్రధాని సురావర్దీ, కాంగ్రెస్ అసెంబ్లీపార్టీ నాయకుడు కిరణశంకరరాయ్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు సురేన్‌ఘోష్ మొదలగువారు కల్లోల ప్రాంతాలలో సంచారం చేశారు.

కాన్పూరులో పోలీసు కాల్పులు

పంజాబ్ దిన సందర్భంలో కల్లోలాలు

కాన్పూరు, మార్చి 30

'పంజాబ్ దినం' సందర్భంలో అతికిన పోస్టర్లమీద పాకిస్తాన్ వ్యతిరేక వాక్యాలకు ముస్లింలీగువారు అసమ్మతి తెలిపారు. ఒకటి రెండుచోట్ల ప్రజలు ఘర్షణ పడ్డారని, పోలీసులు నివారించబోతే ఎదురుతిరిగి రాళ్ళతో ఎదుర్కొన్నారని, పోలీసులు కాల్చవలసి వచ్చిందని అసోసియేటెడ్ ప్రెస్ తెలుపుతూంది. కాన్పూరులో కర్ఫ్యూ ప్రకటించారు.

ఒక్క మరిరి బజారులోనే ప్రజలు-పోలీసులు మూడుమార్లు తలపడ్డారు. పోలీసులు మూడుమార్లు కాల్చారు. ఫలితంగా ఇద్దరు మరణించారు.

అన్వర్ గంజ్‌లో కూడా పోలీసులు కాల్చారు. మిలిటరీని సాయం పిలిపించారు.

రాంచీలో మతకల్లోలాలు రేగాయి

5 గురి మరణం, 10 మందికి గాయాలు

పాట్నా, మార్చి 30

శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంలో బీహార్‌లోని రాంచీనగరంలో (బీహార్ వేసవి కాలపు రాజధాని) హఠాత్తుగా కలహాలు చెలరేగినాయి. ఫలితంగా 5 గురు మరణించారు. 10 మంది గాయపడ్డారు.

బొంబాయి వీధులలో బ్రిటిష్ మిలిటరీ

కల్లోలాలపేరిట

[illegible] ప్రతి[illegible]

బొంబాయి, మార్చి 31

కల్లోలాలు జరిగిన ప్రాంతాలలో నేడు బ్రిటిష్‌సేనలు కాపలా కాస్తున్నాయి. నేటిఉదయం రెండుచోట్ల ఇద్దరు కత్తిపోట్లకు గురిఅయ్యారు.

40 మంది మరణం

137 గురికి గాయాలు

బొంబాయి, మార్చి 30

నేడు [illegible] గూండాలు [illegible] బొంబాయినగరంలో కలహాలు చెలరేగాయి. 21 చోట్ల పోలీసులు కాల్చారు. రాత్రి కర్ఫ్యూ ప్రకటించారు.

కాల్పులలోను, కొట్లాటలలోను మొత్తం 40 మంది చనిపోయారని, 137 గురు గాయపడ్డారని తెలుస్తూంది.

ఫాసిస్టు గ్రీసుకు బ్రిటన్ ఆయుధాల దానం

ఏథెన్సు, మార్చి 28

గ్రీసులోని బ్రిటిష్ సైన్యం వద్ద మిగిలి వున్న సైనిక, నైమానిక యుద్ధ సామాగ్రిని గ్రీకు ఫాసిస్టు ప్రభుత్వానికి పుచితంగా [illegible] వేయడానికి ఈవేళ ఒక ఒడంబడిక [illegible]. ఈ సామాగ్రి మొత్తం పది, పదిహేను లక్షల పౌనుల విలువగలది.

Edited, Printed & [illegible]ned by Kamagadda [illegible] [illegible]opala Rao at the Prajasakti Press, Mochairajapuram, Bezwada.

END OF ISSUE